## క్లుప్తంగా

### విజేతలకు బహుమతులు అందజేత



మండవల్లి: మండలంలోని కానుకొల్లులో జరుగుతున్న వసంత సంబరాల్లో సోమవారం బహుమతి ప్రదానం చేశారు. ఒంగోలు ఆవుల పాల పోటీలు పూర్తైన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలకు ముఖ్యఅతిథి ఎమ్మెల్యే డీఎన్నార్ బహుమతులు అందజేశారు. ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ (రాము), జెడ్పీటీసీ సభ్యులు ముంగర విజయ నిర్మల, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చెరుకువాడ బలరామరాజు, సర్పంచ్ నాగదాసి థామస్, ఎంపీటీసీ సభ్యురాలు పుట్టి మీనాకుమారి, పుట్టి సత్యనారాయణ, ఉప సర్పంచ్ కుందేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

### చెన్న మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలు ప్రారంభం

ఎలకుర్రు(పామర్రు): ఎలకుర్రులోని చెన్న మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త కాశీనాథుడి నాగేశ్వరరావు ఆధ్వర్యాన ఆలయంలో అంకురారోపణ, ధ్వజారోహణం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం కార్యక్రమాలు జరిగాయి. మచిలీపట్నానికి చెందిన బాలాత్రిపుర సుందరి నృత్యనికేతన్ కళాకారులు కూచిపూడి నాట్య ప్రదర్శనలు నిర్వహించారు. కళాకారులను ఆలయ ధర్మకర్త నాగేశ్వరరావు సత్కరించారు.

**రేపు అవార్డుల ప్రదానోత్సవం**

గ్రామంలోని భ్రమరాంబ చెన్నమల్లికార్జున స్వామి కళావేదికలో విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యాన విశ్వదాత అవార్డుల ప్రదానోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ కార్యదర్శి కాశీనాథుని నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీ రాత్రి 7 గంటలకు సభ జరుగుతుందని, అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయని పేర్కొన్నారు.

### పింఛన్ల పంపిణీ



పామర్రు(పమిడిముక్కల): జోరువానను సైతం లెక్కచేయకుండా సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు మంటాడ సచివాలయ పరిధి రెడ్డిపాలెంలో పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. ఒకటో తేదీ సోమవారం తెల్లవారుజాము నుంచి వాన కురుస్తున్నా లెక్కచేయకుండా పింఛన్లను ప్రతీ ఇంటికి అందజేశారు. మంటాడ సచివాలయ కన్వీనర్ రమాదేవిరెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ జరిగింది. రెడ్డిపాలెంకు చెందిన కాగితాల రాములమ్మకు వృద్ధాప్య పింఛన్‌ను అందజేశారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కంభపు రాంబాబు, గృహసారథులు కంభపు రాయ సూరి, కాలపరెడ్డి కోటయ్య, వలంటీర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

### సర్పంచ్ వినయ్ మృతి పార్టీకి తీరని లోటు



కొండిపర్రు(పామర్రు): సర్పంచ్ మట్టా వినయ్ కుమార్(49) లేని లోటు పార్టీకి తీరనిదని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అన్నారు. కొండిపర్రు సర్పంచ్ వినయ్‌కుమార్ ఆదివారం ఆకస్మికంగా గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు. ఆయన మృతదేహాన్ని సోమవారం కొండిపర్రులోని స్వగృహానికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్, కొండిపర్రు ఎంపీటీసీ తలారి మహేష్, ఎంపీడీవో వై.రామకృష్ణ, ఈవోపీఆర్డీ విజయ్‌కుమార్ తదితరులు నివాళులర్పించారు.

### నిర్మాణ పనుల్లో వేగం పెంచండి

పెదపారుపూడి: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇన్‌చార్జ్ ఎంపీడీవో ఎం.నాగిరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం హౌసింగ్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణ పనులు ఏఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి వెంటనే పనులు మొదలు పెట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ రమణారావు, హౌసింగ్ ఏఈ మల్లికార్జునరావు, వెలుగు ఎంపీఎం వసంతరావు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

# కార్మిక హక్కులు కాపాడుకుందాం

పామర్రు: కార్మిక హక్కులను కాపాడుకుందామని కార్మిక సంఘాల నేతల పిలుపునిచ్చారు. వాడవాడలా సోమవారం మేడే దినోత్సవం చేశారు. మేడే సందర్భంగా సోమవారం పామర్రులో సీపీఎం కార్యాలయం వద్ద, ఎన్టీఆర్ సర్కిల్, గఫార్ సెంటర్, కార్పెంటర్ కాలనీ, చాట్లవానిపురం, పెద మద్దాలి తదితర గ్రామాల్లో సీఐటీయూ జెండాలను ఆవిష్కరించారు. ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక, రైతు, కౌలు రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలతో దేశం ప్రమాదంలో పడిందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడంతో చిన్న తరహా పరిశ్రమలు మూతబడి లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపద మొత్తం అదానీ, అంబానీ కుటుంబాలకు కట్టబెడుతూ ప్రజల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఒడుగు గంగాధర ప్రసాద్, ముళ్లపూడి విల్సన్, కాటూరి నాగభూషణం, ఎం.శ్రీనివాస్, చాట్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మండవల్లి: మండవల్లిలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, కానుకొల్లు బిల్డింగ్ వర్కర్స్ అధ్యక్షుడు రాము, సీఐటీయూ మండల అధ్యక్షురాలు చెల్లమ్మ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

గుడివాడ టౌన్: సీపీఎం ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద ఎతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌సీపీ రెడ్డి, పట్టణ కార్యదర్శి కె.లక్ష్మణరావు, రజని, వీరమ్మ, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు నారాయణరెడ్డి పాల్గొన్నారు.

- ఏఐటీయూసీ ఆధ్వర్యాన స్థానిక నెహ్రూచౌక్ సెంటర్‌లో కార్మిక పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి గూడపాటి ప్రకాశ్‌బాబు, డి.వెంకట నరసింహారావు, రంగారావు, జి.బాబూరావు, పట్టణంలోని రైల్వేస్టేషన్, పోస్టాఫీస్, మున్సిపల్ కార్యాలయం, సీడబ్ల్యూసీ గోడౌన్స్, ఆటోవర్కర్స్ స్టాండ్, తదితర ప్రాంతాలలో మేడే నిర్వహించారు.
- ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాష్ట్ర కార్యదర్శి బాలాజి పతాక ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో వీఆర్ ప్రసాద్, ఎంవీ రమణ, వి.రాజేష్, కె.రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
- గుడివాడ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక కవిరాజ కళామందిరం సమీపంలోని యూనియన్ కార్యాలయం వద్ద మే డే నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గుళ్లపల్లి శ్రీనివాసరావు జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఆర్.కేశవర్ధన్, వి.ఆనంద్, వి.దుర్గారావు, వి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మొవ్వ: మండల కేంద్రం మొవ్వలోని రిక్షాస్టాండ్ వద్ద క్షేత్రయ్య రిక్షా యూనియన్ సభ్యులు సీఐటీయూ జెండాను ఎగరవేసి కార్మిక ఐక్యతను చాటుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ కట్టా వీరాంజనేయులు, నాంచారయ్య, విన్నకోట వెంకటేశ్వరరావు, దాసరి వాసు, శీలం రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ముదినేపల్లి రూరల్: స్థానిక ఆటోస్టాండ్ వద్ద మేడే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. కౌలు రైతుల సంఘం నియోజకవర్గ నేత దాకరపు నాగేశ్వరరావు సీఐటీయూ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లెనిన్, ముదినేపల్లి ఆటోవర్కర్స్ యూనియన్ నాయకుడు సుబ్బారావు, అంగన్‌వాడీ నాయకురాలు పద్మ, ఆశావర్కర్ల నేత జ్యోతి కమల, వ్యవసాయ సంఘం కార్మికుల నేత మాధవన్, వామపక్షాల నేతలు పాల్గొన్నారు.



కైకలూరులో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే డీఎన్నార్, ఎమ్మెల్సీ జయమంగళ



పామర్రు సీఐటీయూ కార్యాలయం వద్ద జెండాను ఎగరేస్తున్న నాయకులు



జెండా ఎగరేస్తున్న సీపీఎం నాయకులు



మొవ్వలో వేడుకలు నిర్వహిస్తున్న రిక్షా కార్మికులు

## కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం

కైకలూరు: కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. మేడే సందర్భంగా కైకలూరులో వివిధ సంఘాలు ఏర్పాటు చేసిన ర్యాలీ, జెండా వందనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్మికులతో ర్యాలీగా వెళ్లి కైకలూరు పట్టణ శ్రీశ్యామల ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోరుకొల్లు రోడ్ యూనియన్ ఆఫీస్ వద్ద జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారి, మండల సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షులు చెరుకువాడ బలరామరాజు, తోట మహేష్, పట్టణ శ్యామల ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గుర్రం శ్యామ్‌కుమార్, కార్మిక సంఘ నాయకులు, వర్కర్లు పాల్గొన్నారు. సీతనపల్లిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ముఠావర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ కట్టా తులసీదాస్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కైకలూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏఎంసీ చైర్‌పర్సన్ దండే పుష్పలత జెండాను ఆవిష్కరించారు. సీఐటీయూ మండల కార్యదర్శి కురేళ్ళ లాజరు ఆధ్వర్యంలో కైకలూరు బస్టాండ్ వద్ద, ఫ్రెండ్స్ ఆటో వర్కర్స్ యూనియన్ వద్ద, అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. కార్మిక సంఘం నాయకులు మాధవరావు, రమేష్, కిషోర్, వెంకట్రావు, విజిత, సత్యవతి, మున్నీ పాల్గొన్నారు. కైకలూరు ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఐసీఈయూ అధ్యక్షులు ధనేశ్వరరావు కార్మిక జెండాను ఎగురవేశారు. నాయకులు ప్రకాషరావు, భాస్కర్, కాశీ, చందు పాల్గొన్నారు.

### మహిళల ఆర్థిక స్వావలంబనతో సమాజాభివృద్ధి



కుట్టు శిక్షణ కేంద్రంలో మహిళలతో ఎంపీడీఓ స్వర్ణలత

పామర్రు(తోట్లవల్లూరు): మహిళల ఆర్థిక స్వావలంబనతో సమాజాభివృద్ధి జరుగుతుందని ఎంపీడీఓ స్వర్ణలత అన్నారు. యాకమూరులో సోమవారం ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న కట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ కుటుంబమంతా విద్యావంతులయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. మహిళల ఆర్థికాభ్యున్నతికి ఇటువంటి శిక్షణ కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. తొలి విడతగా 30 మంది మహిళలకు కుట్టుమిషన్‌లో శిక్షణ ఇస్తారని తెలిపారు. తొలుత శిక్షణ కేంద్రాన్ని ఎంపీడీఓ ప్రారంభి కొద్ది సేపు మిషన్ కుట్టారు. కార్యక్రమంలో ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు చొప్పరపు వాణి, అంగన్‌వాడీ టీచర్ సువర్ణలత, క్లబ్ కార్యదర్శి, సభ్యులు పాల్గొన్నారు.

### డ్రెయినేజీ పనులు పూర్తి చేయండి

ముదినేపల్లి రూరల్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ముదినేపల్లి సెంటర్లో చేపట్టిన డ్రెయినేజీ నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలని సర్పంచ్ నిమ్మగడ్డ కైకమ్మ కోరారు. ముదినేపల్లిలో సోమవారం మాట్లాడుతూ గ్రామానికి ఉత్తరం, దక్షిణం వైపు ఉన్న రెండు పాత డ్రెయిన్లు పూడ్చి పాక్షికంగా కొత్తగా డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారన్నారు. వీటిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయనందున నాలుగు నెలలుగా గ్రామస్తులు అనేక అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేసి అసౌకర్యాన్ని తొలగించాలని కోరారు.

# రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

**పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్**

పామర్రు(పమిడిముక్కల): రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, వ్యవసాయ, సివిల్ సప్లయి శాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. తొలుత స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన, రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఆఫ్‌లైన్‌లో ఆర్‌బీకేల ద్వారా అమ్మకాలు జరిగిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడానికి కృషి చేస్తామన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణాలతో కొంత ఆలస్యమైందని దీన్ని అధిగమించి రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించడానికి పని చేస్తామన్నారు.

**రైతులను ఇబ్బంది పెడితే చర్యలు**

ప్రతి సాగు భూమికి ఈ-క్రాప్ నమోదును వ్యవసాయ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో తప్పని సరిగా చేయాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమన్వయ లోపంతో గతంలో నగదు చెల్లింపుల్లో కొంత ఆలస్యమైందని తెలిపారు. ప్రస్తుత వర్షాలకు గురజాడ, తాడంకి, గోపువానిపాలెం, అగినపర్రు గ్రామాల్లో పంట నష్టం జరిగిందని, ఈ వివరాలను అధికారులు నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్‌కుమార్, సివిల్ సప్లయి జిల్లా మేనేజర్ శ్రీధర్, తహసీల్దార్ రాజ్యలక్ష్మి గ్రామాల వారిగా రైతులు తెలిపిన సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. రైతుల సమస్యలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాసాని వేద సుప్రజ, వైస్ ఎంపీపీలు కొడమంచిలి మహేష్, గంజాల సీతారామయ్య, ఎంపీటీసీలు మర్రి దుర్గారావు, గుర్విందపల్లి వంశీ, రెవెన్యూ అధికారులు, వ్యవసాయశాఖ వీఏఏలు, సివిల్ సప్లయి అధికారులు పాల్గొన్నారు.



రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్

# చురుగ్గా గృహ నిర్మాణాలు

మండవల్లి: పేదల సొంతింటి కల సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారు. పేదలకు స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి రూ.1.80 లక్షలు కూడా ఇస్తున్నారు. లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణానికి చకచకా అడుగులు వేస్తున్నారు. దీంతో కైకలూరు నియోజకవర్గంలోని పలు లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 13,266 మంది లబ్ధిదారులు ఉన్నారు. కైకలూరు మండలంలో 3,962 మంది, కలిదిండి 3,186, మండవల్లి 2,439, ముదినేపల్లి మండలంలో 3,679 మంది ఉన్నారు. వీరిలో 3,014 మంది, కైకలూరు 799, కలిదిండి 683, మండవల్లి 507, ముదినేపల్లి 1,025 మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. శ్లాబ్‌లు పూర్తి చేసిన లబ్ధిదారులు మొత్తం 37 మంది కాగా, కైకలూరు మండలంలో ఐదుగురు, కలిదిండిలో ఏడుగురు, మండవల్లిలో ఒకరు, ముదినేపల్లి మండలంలో 24 మంది ఉన్నారు. రూఫ్ లెవెల్‌లో మొత్తం 359కి కైకలూరు 103, కలిదిండి 80 మంది, మండవల్లి 57, ముదినేపల్లి 119 మంది ఉన్నారు. బేస్‌మెంట్ లెవెల్‌లో మొత్తం 1,956 మంది కాగా కైకలూరు 817, కలిదిండి 307, ముదినేపల్లి 649 మంది, మండవల్లి 283 మంది లబ్ధిదారులు ఉన్నారు. బేస్‌మెంట్ లెవెల్ లోపు కైకలూరు 2,167, కలిదిండి 2015 మంది, మండవల్లి 1,580, ముదినేపల్లి 1,926 మంది ఉన్నారు. బేస్‌మెంట్ లెవెల్ పైగా మొత్తం 5,366కు గాను కైకలూరు 1724, కలిదిండి 1077, మండవల్లి 848 మంది, ముదినేపల్లి 1717 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇంకా పనులు ప్రారంభించని వారు మొత్తం 212 మంది ఉన్నారు. వీరిలో కైకలూరు 71 మంది, కలిదిండి 94, మండవల్లి 11, ముదినేపల్లి 36 మంది ఉన్నారు. మండవల్లిలో 22 లేఅవుట్‌లు, కైకలూరులో 48, కలిదిండిలో 43, ముదినేపల్లిలో 46 లేఅవుట్‌లు ఉన్నాయి. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మండవల్లి ఏఈ వి.శేఖర్ పేర్కొన్నారు.



కైకలూరు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు



భైరవపట్నం జగనన్న కాలనీలో..

# పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం



మండవల్లి హైస్కూల్ పూర్వ విద్యార్థులు

మండవల్లి: మండవల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2010వ సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గురువులతో కలిసి మధుర జ్ఞాపకాలను స్మరణకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎవరెక్కడ స్థిరపడింది తదితర విషయాలు, ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ చలోక్తులు విసురుకుని ఆనందోత్సాహాలతో గడిపారు. ఉపాధ్యాయులను సన్మానించారు. హెచ్ఎం జి.వెంకటేశ్వరరావు, పూర్వ ఉపాధ్యాయులు కాంతారావు, శ్యాంప్రసాద్, భాగ్యకుమారి, సరేష్, తులసి, సర్పంచ్ ఝాన్సీ, ఎం.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

### అంకితభావంతో పని చేస్తే గౌరవం



మండవల్లి: అంకితభావంతో పని చేస్తే అన్నిచోట్ల గౌరవం దక్కుతుందని డీఆర్‌ఓ ఏవీఎస్ఎస్ మూర్తి, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎంఎల్‌సీ జయమంగళ వెంకటరమణ పేర్కొన్నారు. మండవల్లిలో తహసీల్దార్ ఎ.జనార్దనరావు ఉద్యోగ విరమణ సందర్భంగా సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ (రాము), మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు గుమ్మడి వెంకటేశ్వరరావు, తలారి వెంకటస్వామి, ముళ్లపూడి సత్తిబాబు, భాస్కరరావు, అప్పారావు, తహసీల్దార్ డి.సతీష్ తదితరులు పాల్గొన్నారు.

### గుడివాడలో భారీ వర్షం



గుడివాడ టౌన్: గుడివాడలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. సుమారు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కొమరగుండం, బంటుమిల్లి రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి.

### విద్యార్థినికి అభినందనలు



ముదినేపల్లి రూరల్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని దివ్యను ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ సోమవారం అభినందించారు. మండలంలోని చిగురుకోటకు చెందిన కొల్లి విజయకుమార్ కుమార్తె దివ్య ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్‌లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. కార్యక్రమంలో మర్రివాడ సుధాకరరెడ్డి, పేర్ని పృధ్వీ, రాచూరి కుమార్ పాల్గొన్నారు.

### మీసాల వెంకన్నస్వామికి ప్రత్యేక పూజలు

కైకలూరు: గ్రామ ప్రముఖుడు జక్కా శివాజీ కైకలూరు భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి (మీసాల వెంకన్న)కి వెండి కటిహస్తములను వితరణగా సోమవారం అందించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విచ్చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, మండల సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షులు చేరుకువాడ బలరామరాజు, తోట మహేష్, ఆలయ ధర్మకర్తలు లోయ రంగారావు, ఝాన్సీ, కటికన రఘు, గిరి నాగేశ్వరరావు, ఆలయ ఈఓ వీఎన్‌కే శేఖర్ పాల్గొన్నారు.

# సమస్యల తక్షణ పరిష్కారానికే..

**జగనన్నకు చెబుదాంపై సమీక్ష**

గుడివాడ టౌన్: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ఏర్పాటు చేసిన స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలపై అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ వి.మురళీకృష్ణ అన్నారు. కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశం హాలులో సచివాలయ, మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్పందనకు అత్యంత సమర్థమైన మెరుగైన విధానమే జగనన్నకు చెబుదాం కార్యక్రమమన్నారు. సహనం, ఓపిక, పునఃపరిశీలనతో ముందుకు సాగాలన్నారు. ఆయా శాఖాధిపతులు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యపై వచ్చిన వ్యక్తికి ఏదో చెప్పి పరిష్కారమైందని అనిపించడం కాకుండా తన సమస్య తీరినట్లు ఫిర్యాదుదారు నుంచి లేఖ తీసుకోవాలన్నారు. అర్జీ తిరస్కరించాల్సిన నేపథ్యంలో దానికి వివరణ ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధిపతులు, మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.



అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ

### యువతకు ఆదర్శం కాశీనాథుని నాగేశ్వరరావు

గుడివాడ టౌన్: కాశీనాథుని నాగేశ్వరరావు చేసిన సేవా కార్యక్రమాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. సోమవారం స్థానిక షా గులాబ్‌చంద్ ప్రథమశ్రేణి గ్రంథాలయంలో కాశీనాథుని నాగేశ్వరరావు 156వ జయంతి వేడుకలు జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మోహన్‌బాబు, డీఆర్‌బీ ప్రసాదు, ప్రవల్లిక, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

### నేడు నీటి సరఫరాకు అంతరాయం

గుడివాడ టౌన్: గుడివాడ పురపాలక సంఘం హెడ్ వాటర్ వర్క్స్ వద్ద విద్యుత్ అంతరాయంతో మరమ్మతులు చేపట్టాల్సి రావడంతో సోమవారం నీటిని ఓవర్ హెడ్ ట్యాంక్‌లకు తరలించడం సాధ్యపడలేదని మున్సిపల్ కమిషనర్ వి.మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని కారణంగా మంగళవారం గుడివాడ పట్టణంలోని 36 వార్డులకు నీటి సరఫరా జరగదని పేర్కొన్నారు.

### పెన్షనర్లు ఈకేవైసీ చేయించుకోవాలి

కైకలూరు: పింఛను నంబర్‌కు ఈకేవైసీ ద్వారా ఆధార్‌ను తప్పని సరిగా అనుసంధానించుకోవాలని నియోజకవర్గ ప్రభుత్వ పింఛనుదారుల సంఘ సెక్రటరీ కేవీ సుబ్బారావు సోమవారం చెప్పారు. కైకలూరు సబ్ ట్రెజరీ కార్యాలయ పరిధిలో సర్వీసు, ఫ్యామిలీ పెన్షనర్లు తప్పక ఆధార్ లింక్ చేయించుకోవాలన్నారు. కలిదిండి రెవెన్యూ కార్యాలయం వద్ద బుధవారం, ముదినేపల్లి రెవెన్యూ కార్యాలయం వద్ద గురువారం ఆధార్ లింక్‌ను సిబ్బంది చేస్తారన్నారు. పింఛనుదారులు ఆధార్‌తో లింక్ కలిగిన సెల్ ఫోనును వెంట తీసుకువెళ్లాలని చెప్పారు.

### తాగునీటి సమస్య పరిష్కరించండి

కైకలూరు: తాగునీటి పైపులైను విస్తరణ పనుల ఆలస్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నామని చినరామవరం గ్రామస్తులు కైకలూరులో వైఎస్సార్‌సీపీ నాయకుడు బొడ్డు నోబుల్‌కు సోమవారం స్థానికులు వినతిపత్రం అందించారు. వారంలో పైపులైను విస్తరణ పనులు పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు నోబుల్ వారితో చెప్పారు.

### వైభవంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణం

వెంట్రప్రగడ(పెదపారుపూడి): వెంట్రప్రగడలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు చేశారు. స్వామి వారి కల్యాణం కమనీయంగా జరిగింది. సుమారు 33 మంది దంపతులు పీటలపై కూర్చున్నారు. కల్యాణోత్సవానికి వింజరంపాడు, వానపాముల, తదితర గ్రామాల నుంచి తరలి వచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, యాదవ సంఘ పెద్దలు పాల్గొన్నారు.

మహారాజశ్రీ గుడివాడ 11వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టు, కృష్ణా, గుడివాడ
ఓ. యస్. నెం. 16 OF 2011
పిటీషనర్:-
1) కొప్పులిగడ్డ మహాలక్ష్మణ రావు (died) మరియు ఇద్దరు ---వాదులు
మరియు
1.) శ్రీమతి పీతా సిలివు : నేలపాటి సిలివు మరియు నలుగురు --- ప్రతివాదులు
కు
5 వ ప్రతివాది : పీతా రవి తేజ,
తండ్రి: NOT KNOWN, డోర్ నెం. 8/43-1, శ్రీరామపురం, గుడివాడ పోస్ట్, పిన్ కోడ్ 521 301, కృష్ణా జిల్లా. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధి
పై నెంబరు దావాలో 5వ ప్రతివాదికి నోటీసు నిమిత్తం ది.11-05-2023వ తేదీకు వాయిదా పుస్తుది. కనుక వాయిదా రోజు ఉదయం గం.10.30 ని.లకు 5 వ ప్రతివాది పైకోర్టువారి యెదుట స్వయముగా గానీ, ప్లీడరు గారి ద్వారా గానీ హాజరై ఆక్షేపణలు తెలుపుకొనవలెను. లేని యెడల మీ పరోక్షముగా తీర్మానించబడునని యిందు మూలముగా తెలియజేయుటమైనది. వాయిదా తేదీ: 11-05-2023
గుడివాడ, తేది: 01-05-2023.
2 ను 6 వాదుల తరఫున న్యాయవాది
మొవ్వపల్లి శ్రీరామ ప్రసాద్ బి.ఎ., బి.యల్., న్యాయవాది, గుడివాడ